సాక్షి ఖమ్మం

బుధవారం । 19 । జూన్ । 2024



అధికారులు ఏం చేస్తున్నట్లు?

ఇల్లెందు పరిధి అటవీ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నా అక్రమాలు ఆగకపోవడం అధికారుల పర్యవేక్షణలేమిని తెలియజేస్తోంది. 8లో



నేడు, రేపు రాష్ట్ర మహాసభలు

టీయూడబ్ల్యూజే-ఐజేయూ రాష్ట్ర మూడో మహాసభలు ఖమ్మంలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. 8లో

గరిష్టం / కనిష్టం

35° / 27°

వాతావరణం

జిల్లాలో ఉదయం నుంచే ఎండ ప్రభావం ఉంటుంది. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత గరిష్టస్థాయికి చేరే అవకాశముంది.

న్యూస్‌రీల్

నేడు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ఖమ్మంలో రెండు రోజుల పాటు జరగనున్న టీయూడబ్ల్యూజే-ఐజేయూ రాష్ట్ర మహాసభలను ప్రారంభిస్తారు. అతర్వాత కూసుమంచి మండలంలోని జీళ్లచెర్వుతో పాటుగా పలు గ్రామాల్లో పర్యటించనున్న మంత్రి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు.

యూపీఎస్సీ సీ-సాట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న యూపీఎస్సీ సీ-సాట్ శిక్షణకు నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో ఆసక్తి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పీహెచ్‌సీ నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ ద్వారా జూలై 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలకు మించని వారు అర్హులని తెలిపారు. దరఖాస్తుదారులకు జూలై 21న ప్రవేశపరీక్ష నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం 040-23546552, 81216 26423, 98484 94290 నంబర్లలో సంప్రదించాలని డీడీ సూచించారు.

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఖమ్మంమయూరిసెంటర్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు జూలై 3వ తేదీలోగా ఆన్‌లైన్‌లో లేదా హైదరాబాద్‌లోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని, అభ్యర్థులను 7వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 18నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 18వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 95738 59598, 90597 93456, 96521 61850 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల సమయాన రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ అంశంపై ప్రకటన చేశారు. ఈనేపథ్యాన ఆగస్టు 15నాటికి అర్హులందరికీ రుణాలు మాఫీ చేసేందుకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వానికి అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించారు. 2023 డిసెంబర్ 12 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5.58 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.6,123 కోట్ల మేర పంట రుణాలను తీసుకున్నట్లు లీడ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎందరు మాఫీకి అర్హత సాధిస్తారనే అంశం ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల ఆధారంగా తేలనుంది. – ఖమ్మంవ్యవసాయం

రుణమాఫీకి రెడీ..

దశల వారీగా రైతుల పంట రుణాల మాఫీ

- ఆగస్టు 15 నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం
- ఉమ్మడి జిల్లాలో 5.58 లక్షల మంది రైతుల ఆశలు



ఇదే అదును

వానాకాలం సీజన్ ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా రైతులు పంటల సాగుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మెట్ట పంటల విత్తనాలు కూడా నాటుతున్నారు. జూలై నాటికి పంటల సాగు ముమ్మరం కానుండడంతో పెట్టుబడి కోసం రైతులు అప్పు లభించే మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు బ్యాంకుల్లో తమ పాస్ బుక్‌ల ఆధారంగా రుణాలను తీసుకోనుండగా.. ఇంకొందరు ఎరువులు, పురుగుమందుల దుకాణాల యజమానులు, కమీషన్ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుంటారు. ఈ సమయాన పంట రుణాలను మాఫీ చేస్తే తిరిగి అదే బ్యాంకులు రుణం ఇచ్చే అవకాశముండడంతో ప్రభుత్వం త్వరగా నిర్ణయం వెలువరించాలని అన్నదాతలు కోరుతున్నారు.

రూ.50వేల నుంచి మొదలు...

రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా వంటి కార్యక్రమాలకు రూ.వేల కోట్ల నిధులు అవసరముండడంతో ప్రభుత్వం రుణమాఫీని దశల వారీగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 2023 డిసెంబర్ 12నాటికి పొందిన పంట రుణాల్లో మొదటగా రూ.50 వేల వరకు..ఆపై రూ.75 వేలు, ఆతర్వాత రూ.లక్ష, అనంతరం రూ.2లక్షల రుణాన్ని మాఫీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని జూలై 15 నుంచి దశల వారీగా అమలుచేస్తారని తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.50 వేల లోపు పంట రుణాలు పొందిన వారు 1.20 లక్షల మంది, రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 3 లక్షల మంది, ఇక రూ.లక్ష నుంచి రూ.2లక్షల పంట రుణాలు పొందిన వారు 1.38లక్షల మంది ఉంటారని అంచనా. ప్రధానంగా డీసీసీబీ ద్వారా 1.75 లక్షల మంది రైతులకు రూ.882.12 కోట్లు, ఏపీజీవీబీ నుంచి 1.25 లక్షల మందికి రూ.1,394 కోట్ల మేర పంట రుణాలు ఇచ్చారు.

వారు మినహా...

రుణమాఫీపై యంత్రాంగం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. భూమి పాస్‌బుక్‌లు, రేషన్ కార్డులు ఉన్న వారికి వర్తింపజేయాలని అందులో చేర్చినట్లు సమాచారం. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు, ఉద్యోగులను మినహాయించాలని సూచించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం మంత్రి మండలిలో చర్చించాక నిర్ణయం వెలువరించనుంది. కాగా, 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలు, రెన్యూవల్ చేసుకున్న రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించి బ్యాంకుల నుంచి జాబితాలు తెప్పించుకున్నట్లు సమాచారం.

2023 డిసెంబర్ 12నాటికి రైతుల పంట రుణ వివరాలు	జిల్లా	ఖమ్మం	భద్రాద్రి కొత్తగూడెం
	రైతులు	3,73,157	1,85,034
	రుణాలు (కోట్లు)	రూ.4,307.58	రూ.1,816.35

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల



వైరా : మాట్లాడుతున్న డీఏఓ విజయనిర్మల, పక్కన శాస్త్రవేత్తలు, అధికారులు

వైరా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుంటూ పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల సూచించారు. కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈకార్యక్రమాన్ని వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో టెలీకాస్ట్ చేయగా రైతులతో కలిసి వీక్షించిన డీఏఓ మాట్లాడారు. జిల్లాలో 1.70 లక్షల మంది రైతులకు ఏటా రూ.34 కోట్ల మేర పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా పెట్టుబడి సాయం అందుతోందని తెలిపారు. అనంతరం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బీ.వీ.రమణ, పశు వైద్యాధికారి రాకేష్, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, విస్తరణ సలహా మండలి సభ్యుడు రాణాప్రతాప్ మాట్లాడగా కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్ జేస్సీ సునీత, ఫణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

వర్షం కురిశాకే విత్తనాలు నాటాలి

రఘునాథపాలెం: భూమి పదునెక్కే స్థాయిలో వర్షాలు కురిశాకే రైతులు విత్తనాలు నాటాలి తప్ప పొడి వాతావరణంలో నాటి నష్టపోవద్దని డీఏఓ విజయనిర్మల సూచించారు. మండలంలోని వీ.వీ.పాలెం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి శాస్త్రవేత్తలు సూచనలు చేశాక డీఏఓ మాట్లాడారు. ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ ఇంటూరి భాస్కరరావు, ఏఈఓలు పాల్గొన్నారు.

సత్యప్రసాద్ సేవలు అభినందనీయం



సన్మాన సభలో మాట్లాడుతున్న సత్యప్రసాద్

ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అదనపు కలెక్టర్‌గా బి.సత్యప్రసాద్ అందించిన సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు. జగిత్యాల కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్న ఆయనకు మంగళవారం డీపీఆర్‌సీ భవనంలో ఆత్మీయ వీడ్కోలు ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ అదనపు కలెక్టర్‌గా సత్తా చాటిన సత్యప్రసాద్ కలెక్టర్‌గానూ రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం సత్యప్రసాద్ మాట్లాడగా ఇక్కడ విధులు నిర్వర్తించడం ద్వారా ఎన్నో అంశాలపై అవగాహన పెరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వినోద్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తిరుమలలో కుటుంబ సభ్యులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు



తిరుమలలో మంత్రి తుమ్మల

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగుజాతి ఔన్నత్యం, కీర్తిని కాపాడుకుంటూ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు నిలవాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. – ఖమ్మంవన్‌టౌన్

జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం మరో పోరాటం

టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ



మాట్లాడుతున్న అల్లం నారాయణ, పక్కన యూనియన్ నాయకులు

ఖమ్మం సహకారనగర్: దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనతో పాటు అక్రిడిటేషన్లు, జర్నలిస్టుల సంక్షేమ నిధి, హెల్త్ కార్డుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. ఖమ్మంలో మంగళవా రం జరిగిన యూనియన్ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల స్థాయి సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్‌రావుతో కలిసి మాట్లాడారు. మీడియా అకాడమీ చైర్మన్‌గా తాను ఉన్న సమయాన రూ.100 కోట్లతో జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోగా, రూ.15 కోట్లతో మీడియా అకాడమీ భవనం నిర్మించామన్నారు. ఈమేరకు ఖమ్మంలో జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యపై మరో ఉద్యమం చేపట్టాలని సూచించారు. అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడగా రాష్ట్ర నాయకులు యోగానంద్, మేకల కళ్యాణ్‌చక్రవర్తి, రమేష్ హజారి, విష్ణువర్ధన్‌రెడ్డి, రమణకుమార్, జిల్లా కార్యదర్శి చిర్రా రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లోజు శ్రీనివాస్, షఫీతో పాటు బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్‌రెడ్డి, లింగయ్య, శెట్టి రజనీకాంత్, వనం నాగయ్య, మందుల ఉపేందర్, పిన్ని సత్యనారాయణ, ఉదయ్, శ్రీధర్‌శర్మ, గుద్దేటి రమేష్, ఎలమందల జగదీష్, అశోక్, జల్ది శ్యామ్, నాగరాజు, భారతి తదితరులు పాల్గొన్నారు.

కనిష్టస్థాయికి పాలేరు



రిజర్వాయర్‌లో అడుగంటుతున్న నీరు

మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం మంగళవారానికి 9.5 అడుగులకు పడిపోయింది. 23 అడుగుల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ గత నెలలో డెడ్ స్టోరేజీకి చేరగా సాగర్ జలాలను విడుదల చేయడంతో 17 అడుగులకు చేరింది. ఆతర్వాత రోజుకు 135.45 క్యూసెక్కుల చొప్పున మిషన్ భగీరథ పథకానికి నీరు సరఫరా చేయడంతో పాటు ఖమ్మం ప్రజల తాగునీటి అవసరాలకు సైతం ఇక్కడి నుంచే విడుదల చేస్తున్నారు. మరోపక్క వర్షాలు లేక.. ఎండలు మండుతుండడంతో రిజర్వాయర్ నీరు అడుగంటుతున్న నేపథ్యాన వర్షాలు మరింత ఆలస్యమైతే తిప్పలు తప్పకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. – కూసుమంచి

సీతారామా.. మము కనుమా...

- కామేపల్లి మండలంలో ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి 516 ఎకరాలు సేకరణ
- 218 మంది నిర్వాసితులకు ఐదేళ్లుగా అందని పరిహారం
- మరోపక్క రైతుబంధు, రైతు బీమా సైతం వర్తించక ఇక్కట్లు
- ఆపై కాల్వ డిజైన్ మారడంతో సందిగ్ధం
- వెతలు తీరేదెన్నడోనని అన్నదాతల ఎదురుచూపులు



భూసేకరణలో భాగంగా హద్దులు గుర్తిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు (ఫైల్)



క్షేత్ర స్థాయిలో రికార్డులు డిప్యూటీ కలెక్టర్ దశరథ్ (ఫైల్)

కామేపల్లి: సీతారామ ప్రాజెక్టు పేరు వినగానే ఉమ్మడి జిల్లా రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుంది. ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాల రాకతో బీడు భూములు పచ్చని పంటలతో కళకళలాడుతాయని సంతోషిస్తారు. వారి కలలు ఎప్పటికి ఫలిస్తాయో తెలియదు కానీ ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చిన రైతులు మాత్రం ఐదేళ్లుగా నష్టపోతూనే ఉన్నారు. నిర్వాసితులకు ఎకరాకు రూ.10.50 లక్షల అవార్డు ప్రకటించినా ఇప్పటికీ అందకపోగా.. రైతుబంధు, రైతు బీమా సైతం వర్తించక నానా అవస్థలు పడుతున్నారు.

218 మంది రైతులు.. 516 ఎకరాలు

సీతారామ ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి మండలంలో 218 మంది రైతులకు చెందిన 516 ఎకరాల భూమి అవసరం ఉందని 2018లో అధికారులు సర్వే ద్వారా తేల్చారు. ఈ భూమికి 2019లో ఎకరాకు రూ.10.50 లక్షల అవార్డు ప్రకటించి స్వాధీనం చేసుకున్నారు. ఆపై రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేర్లు తొలగించి సీతారామ ప్రాజెక్టు కాల్వ పేరిట నమోదు చేసినా పరిహారం మాత్రం ఇప్పటికీ చెల్లించలేదు. పరిహారం అందే వరకు భూమిని సాగు చేసుకుంటామని రైతులు చెప్పడంతో అధికారులు సరేనన్నారు. అలా రైతులు సాగు చేసుకుంటున్నా రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు లేకపోవడంతో ఐదేళ్ల నుంచి రైతుబంధు, రైతుబీమా పథకాలు అందడం లేదు. దీంతో 516 ఎకరాలకు రైతుబంధు ద్వారా ఏటా రూ.51.60లక్షల చొప్పున గడిచిన ఐదేళ్లలో సుమారు రూ.2.58కోట్లు నష్టపోయినట్లు అంచనా. దీనికి తోడు పెట్టుబడి కోసం బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వక ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి తెచ్చుకోవాల్సి వస్తోంది.

దారి మళ్లిన కాల్వ

సీతారామ ప్రాజెక్టు ప్రారంభ ప్రాంతం నుంచి కాల్వ అశ్వాపురం, ములకలపల్లి, జూలూరుపాడు, ఏన్కూర్, కామేపల్లి, డోర్నకల్, తిరుమలాయపాలెం మండలం మీదుగా పాలేరు రిజర్వాయర్‌లో కలవాల్సి ఉంది. కానీ తొలుత రూపొందించిన డిజైన్‌లో లేని విధంగా ఇటీవల లింక్ కెనాల్ తెరపైకి వచ్చింది. దీంతో ఏన్కూర్ మండలం వరకు వచ్చిన కాల్వ సత్తుపల్లి వైపు మళ్లుతోంది. ఈనేపథ్యాన కామేపల్లి మండలంలో అసలు కాల్వ నిర్మాణం జరుగుతుందో.. లేదో తెలియని పరిస్థితి నెలకొనగా భూములు ఇచ్చిన రైతులు సందిగ్ధంలో పడిపోయారు.

ఆది నుంచీ చిన్నచూపే

జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామేపల్లి మండలానికి ఆది నుంచీ అన్ని విషయాల్లో అన్యాయమే జరుగుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో సరైన నీటి వనరులు లేక రైతులు చెరువులు, కుంటలు, బావులు, బోర్లపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. దీంతో ఖరీఫ్ తప్ప యాసంగిలో పెద్దగా సాగయ్యే పరిస్థితి లేదు. తొలినాళ్లలో కామేపల్లి మండలానికి రావాల్సిన నాగార్జునసాగర్ ఎడుమ కాల్వను అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా రాకుండా మరో వైపు మళ్లించారు. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు నుంచి పాలేరుకు గోదావరి జలాలను తీసుకెళ్లే క్రమంలో కామేపల్లి మీదుగా మెయిన్ కాల్వ వెళ్లాల్సి ఉన్నా అదీ కళ్ల ముందే కనుమరుగవుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు.

చిన్నచూపుతోనే అన్యాయం



మండలంపై ప్రజాప్రతినిధుల చిన్నచూపుతోనే కాల్వ పనులు ప్రారంభించలేదు. రైతుల భూమికి పరిహారం ప్రకటించినా చెల్లించలేదు. దీనికి తోడు రికార్డుల్లో పేర్లు తొలగించడంతో పథకాలకు దూరమయ్యారు. రైతులు నష్టపోతున్నా నేతలు పట్టించుకోకపోవడం సరికాదు.

– దుగ్గి కృష్ణ, రైతు సంఘం నాయకుడు

ఐదేళ్లుగా నష్టపోతున్నాం..



కాల్వ నిర్మాణానికి 2.30 ఎకరాల భూమి తీసుకుని ఎకరాకు రూ.10.50 చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ఐదేళ్లు గడిచినా డబ్బు అందలేదు. రికార్డుల్లో పేరు తీసేయడంతో ఏ పథకం రావడం లేదు. ప్రభుత్వం పరిహారమైనా ఇవ్వాలి. లేకపోతే భూమి అప్పగించాలి.

– అజ్మీరా రవి, రైతు, కామేపల్లి

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..



కాల్వ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందని విషయమై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులకు తెలియజేశాం. బడ్జెట్ కేటాయింపు జరగగానే నిర్వాసితులకు పరిహారం సొమ్ము అందజేసే అవకాశముంది.

– సుధాకర్, తహసీల్దార్, కామేపల్లి

క్లుప్తంగా

పదోన్నతులు, బదిలీలు కొనసాగించాలి

ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కోర్టు కేసులు, టెట్‌పై నెలకొన్న గందరగోళం, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు తదితర అంశాలపై విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్లుగా సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యార్థుకు నష్టం జరుగుతుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చడం లేదని తెలిపారు. ఈనేపథ్యాన ప్రభుత్వం, ఉన్నతాధికారులు జాప్యం చేయకుండా పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.

నేడు తల్లాడలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు



మాట్లాడుతున్న రాంబాబు

వైరా: కౌలు రైతుల రాష్ట్రస్థాయి సదస్సును బుధవారం తల్లాడలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు తెలిపారు. వైరాలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు కౌలు రైతుల సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ కౌలు రైతులకు భరోసా ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు స్పంద న లేదని తెలిపారు. పోరాట కార్యాచరణ రూపొందించేందుకు తల్లాడ వాసవీ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహిస్తున్న రాష్ట్రస్థా యి సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, యనమద్ది రామకృష్ణ, వేల్పుల మైకెల్ పాల్గొన్నారు.

జెడ్పీ ఉద్యోగి కుటుంబానికి రూ.15లక్షల పరిహారం



శ్రీకృష్ణ (ఫైల్)

సూపర్‌బజార్(కొత్తగూడెం): లోక్‌సభ ఎన్నికల్లో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్(ఏపీఓ)గా విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మృతి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ ఉద్యోగి పోలూరి శ్రీకృష్ణ(55) కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా మంజూరైంది. జెడ్పీలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకృష్ణ గతనెల 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అశ్వారావుపేట మండలం పేరాయిగూడెంలోని పోలింగ్ బూత్‌కు ఏపీఓగా నియమితులయ్యారు. ఆయన విధుల్లో ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురికాగా, పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లారు. అయితే, సరైన మందులు లేకపోవడంతో సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. ఆ కాసేపటికి వచ్చిన డాక్టర్ పరీక్షించి అప్పటికే శ్రీకృష్ణ గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సమయాన మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు మంగళవారం పరిహారం ప్రకటించగా శ్రీకృష్ణ కుటుంబానికి సైతం రూ.15 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ద్విచక్రవాహనం చోరీ

కామేపల్లి: మండలంలోని ముచ్చర్లకు చెందిన జక్కుల రామారావుకు చెందిన ద్విచక్ర వాహనం సోమవారం రాత్రి చోరీ గురైంది. ఎప్పటిలాగే ఇంటి ఆవరణలో ఆయన వాహనాన్ని నిలపగా, మంగళవారం ఉదయం కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

భార్య హత్య కేసులో భర్త అరెస్ట్

ఖమ్మంక్రైం: రెండో భార్యను హత్యచేసిన కేసులో ఆర్‌ఎంపీని ఖమ్మం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం దివ్యాంగుల కాలనీకి చెందిన బుర్రా మల్లయ్య తన రెండో భార్య కళావతికి సోమవారం తెల్లవారుజామున హత్య చేయడమే కాక సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అయితే, ఆమె శరీరంపై గాయాలు ఉండడంతో బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా.. నిజం బయటపడడంతో మల్లయ్యను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

ఖమ్మం మార్కెట్ ధరలు

(క్వింటాకు రూ.లలో)

	గరిష్ట	కనిష్ట
మొక్కజొన్న	2,100	1,800
పెసలు	7,200	5,000
కందులు	10,500	4,700
అలసంద	7,500	7,500
మిర్చి	18,500	9,000
మిర్చి తాలు	11,000	6,200
ఏసీ మిర్చి	20,000	12,000
ఏసీ తాలు	10,000	9,000
పత్తి	7,000	6,000

– ఖమ్మం వ్యవసాయం

పామాయిల్ గెలలు

టన్ను ధర	రూ.13,438

అటవీ అధికారులు ఏం చేస్తున్నట్లు?

- కలప అక్రమ రవాణా కేంద్రంగా ఇల్లెందు సబ్ డివిజన్!
- ఉద్యోగుల సస్పెన్షన్‌తోనూ కనిపించని మార్పు
- తాజాగా మరోసారి వెలుగుచూసిన కలప అక్రమ రవాణా



పెద్దతోగులో వేర్లతో కూడిన మోదు నుంచి కొలతలు సేకరిస్తున్న అధికారులు

ఇల్లెందురూరల్: అటవీ శాఖ ఇల్లెందు సబ్‌డివిజన్ కలప అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నా కలప అక్రమ రవాణా పునరావృతం కావడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపాన్ని బహిర్గతం చేస్తోంది. ఏడాది కిందట గుండాల మండలం కాచనపల్లి రేంజ్ పరిధిలోని నారవేప కలప మాయమైన ఆరోపణలతో జగ్గుతండా బీట్ అధికారి హనుమంతు.. కలప అక్రమణ రవాణాకు సంబంధించి డీఆర్‌ఓ బేగం, మరిదరు కొందరు సిబ్బంది సస్పెండైన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఏడాదిన్నర కిందట ఇల్లెందు రేంజ్ అధికారి రవికిరణ్, డీఆర్‌ఓలు సుక్కి, జయరాం, బీట్ అధికారి ఒకరు అవినీతి ఆరోపణలతో, జేకేసీ నిర్వాసిత ప్రాంతంలో చోటుచేసుకున్న అక్రమాల ఆరోపణలతో 10 నెలల కిందట ఇల్లెందు రేంజ్ ధర్మాపురం బీట్ అధికారి చందులాల్ సస్పెన్షన్‌కు గురైన విషయమూ విదితమే. అంతకుముందు పలువురు బీట్, సెక్షన్, రేంజ్ అధికారులపై వెల్లువెత్తిన పలు అవినీతి ఆరోపణలపై విచారణలు జరిగాయి. క్షేత్రస్థాయి నుంచి డివిజన్, జిల్లాస్థాయి వరకు బలమైన పర్యవేక్షణ చేసే అధికారుల బృందం ఉన్న అటవీశాఖపై ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు వెలుగు చూడటం చర్చనీయాంశంగా మారింది.

కలప రవాణాపై విచారణ

కాచనపల్లి రేంజ్ పరిధిలోని పెద్దతోగు బీట్ నుంచి టేకు కలప అక్రమంగా రవాణా జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ట్రైనీ ఐఎఫ్‌ఎస్, కాచనపల్లి ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి రేవంత్ చంద్ర, డీఆర్‌ఓ సీతారాములు మంగళవారం విచారణ చేపట్టారు. కలప సేకరించిన ప్రాంతాన్ని పరిశీలించి పోడు భూమిగా నిర్ధారించారు. ఎన్ని చెట్ల నుంచి కలప సేకరించారు.. యార్డ్‌కు చేరిన కలప దిమ్మలు, వాటి సైజుల వివరాలతో సరిచూశారు. కలప రవాణాకు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం బీట్ అధికారి చేసిన తప్పిదంగా అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. పెద్దతోగు నుంచి ఆదివారం సాయంత్రమే బయలుదేరినప్పటికి సోమవారం తెల్లవారుజాము సమయంలో కొమరారానికి చేరుకోవడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ట్రైనీ ఐఎఫ్‌ఎస్ రేవంత్ చంద్ర పర్యవేక్షణలో చేపట్టిన విచారణ నివేదికను ఇల్లెందు ఎఫ్‌డీఓ వెంకన్నకు అందజేశారు.

పెద్దతోగులో ఏం జరిగిందంటే..

కాచనపల్లి రేంజ్ పరిధిలోని పెద్దతోగు బీట్‌లో బీట్ అధికారి నిర్మల పోడు భూమిలో నేలవాలిన టేకు కలపను సైజులు కట్ చేయించి ట్రాక్టర్‌లో నేరుగా ఇల్లెందు కలప యార్డ్‌కు తరలించే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియకుండా గోప్యత పాటించడం వెనుక మరో కారణం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రేంజ్ పరిధిలో రెండేళ్ల కిందట కలప అక్రమ రవాణాకు సంబంధించి వచ్చిన ఆరోపణలతో అప్పటి డీఆర్‌ఓ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ప్రస్తుత పెద్దతోగు బీట్ అధికారి నిర్మలపై కలప రికవరీ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే గతంలో చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు తాజాగా పోడు భూముల్లో నేలవాలిన టేకు కలపను కలప యార్డుకు గుట్టుగా తరలించి గతంలో ఉన్నతాధికారులు జారీ చేసిన రికవరీ కింద తాజాగా తరలించిన కలపను చూపించేలా బీట్ అధికారి వ్యూహం రచించినట్లు ప్రచారంలో ఉంది. అయితే మార్గమధ్యలో అర్ధరాత్రి నిఘా నేత్రాల కంట పడటంతో సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిగిన కారణంగా కలప తరలింపులో ఆలస్యం చోటుచేసుకోవడం, నిఘా నేత్రాల నుంచి వారి సహచరులకు సమాచారం అందడం.. అది కాస్త అటవీశాఖ అధికారులకు చేరడంతో కొమరారం రేంజ్ పరిధిలో ట్రాక్టర్‌ను పూర్తిగా అటవీశాఖ డీఆర్‌ఓ సీతారాములు పర్యవేక్షణలో కలపయార్డుకు చేరినట్లుగా ప్రచారంలో ఉంది. అయితే నిఘానేత్రాల అడ్డగింతతో అప్రమత్తమైన బీట్ అధికారి ఎవరికీ అనుమానం రాకూడదని ఎరుపు రంగులో కలపపై నంబర్లు వేసి గతంలో కేసు నమోదు చేసిన కలపగా చూపించే ప్రయత్నం చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కోణంలో అటవీశాఖ అధికారుల విచారణ కూడా జరిగినట్లుగా సమాచారం.

నామమాత్రపు చర్యలతోనే..

డివిజన్ స్థాయి, జిల్లాస్థాయి అధికారులతో పాటు రాష్ట్రస్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న ఉన్నతాధికారులు సైతం అడవుల తనిఖీ పేరుతో పలు దఫాలుగా ఇల్లెందు డివిజన్ పరిధిలో పర్యటిస్తుంటారు. ఆయా అధికారులు తమ పర్యటనలలో ఏం పరిశీలిస్తున్నారో కానీ.. అక్రమాలు మాత్రం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మూడేళ్లుగా ఇల్లెందు డివిజన్ పరిధిలో వెలుగుచూసిన అక్రమాలు అటవీశాఖ అధికారులు స్వయంగా గుర్తించినవి కాకపోవడం గమనార్హం. ఒకవేళ తప్పు జరిగినట్లు తెలిసినా నామమాత్రపు చర్యలే ఉండటం, వెనువెంటనే విధుల్లో చేరుతుండటంతో ఇల్లెందు ఏజెన్సీలో అక్రమాలు తరచూ జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు



అటవీశాఖలో ప్రతిబీట్‌పై పర్యవేక్షణ ముమ్మరం చేస్తాం. డివిజన్ పరిధిలో సిబ్బంది, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవు. కాచనపల్లి రేంజ్ పరిధిలో బీట్ అధికారి నిర్మలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

– కర్నావత్ వెంకన్న, ఎఫ్‌డీఓ,

నేడు, రేపు టీయూడబ్ల్యూజే-ఐజేయూ రాష్ట్ర మహాసభలు

ఏర్పాట్లను పరిశీలించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి



మాట్లాడుతున్న చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పక్కన నాయకులు దేవులపల్లి అమర్ తదితరులు

ఖమ్మం సహకారనగర్: తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయూడబ్ల్యూజే-ఐజేయూ) రాష్ట్ర మూడో మహాసభలు బుధ, గురువారం ఖమ్మంలో జరగనున్నాయి. ఖమ్మంలోని ఉషా కన్వెన్షన్ హాల్‌లో జరగనున్న సభల ఏర్పాట్లను మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆతర్వాత ఈ హాల్‌లోనే జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో సభల సన్నద్ధతపై సమీక్షించిన ఆయన ఏర్పాట్లపై సూచనలు చేశారు. సభలను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనుండగా, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, యూనియన్ జాతీయ నాయకులే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్యవర్గ బాధ్యులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ నేపథ్యాన వసతి, ఇతర అంశాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఈసమావేశంలో ఐజేయూ పూర్వ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, రాష్ట్ర, అధ్యక్ష కారదర్శులు నగునూరి శేఖర్, విరాహత్ అలీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావుతో పాటు కె.రాంనారాయణ, వెంకట్రావు, శ్రీనివాసరావు, మురారి, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

పువ్వాడను కలిసిన చైర్మన్

ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నాగేశ్వరరావు – విజయలక్ష్మి దంపతుల ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు. కాగా, మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమితులైన శ్రీనివాసరెడ్డిని పువ్వాడ అభినందించారు.

నిషేధిత గడ్డిమందు పట్టివేత

- అనుమతి ఉందంటున్న తయారీ కంపెనీ
- విచారణకు ఆదేశించిన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు



పట్టుకున్న గ్లైసిల్ మందు డబ్బాలతో అధికారులు

భద్రాచలంటౌన్/అశ్వాపురం : రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గ్లైసిల్ అనే గడ్డి మందును తరలిస్తుండగా భద్రాచలం అటవీ శాఖ చెక్‌పోస్ట్ వద్ద అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. 200 లీటర్ల గ్లైసిల్ గడ్డి మందును వరంగల్ నుంచి అశ్వాపురం మండలంలోని ఓ డీలర్‌కు సరఫరా చేస్తున్నారు. ఆ వ్యాన్‌లో ఇతర రకాల పురుగుమందులు కూడా ఉండడంతో వాటిని ములుగు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో డీలర్లకు అందించి గ్లైసిల్‌ను అశ్వాపురానికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద వ్యవసాయ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా నిషేధిత గడ్డి మందును గమనించారు. దీంతో వాహనాన్ని అదుపులోకి తీసుకుని, అందులో ఉన్న వ్యక్తిని విచారించారు. మందు విలువ రూ.67 వేలు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈ మందును ప్రభుత్వం పూర్తిగా నిషేధించలేదని, వరి వంటి ఆహార పంటలకు కాకుండా కొన్ని వృక్ష జాతి మొక్కలకు వినియోగించవచ్చని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మందు తయారు చేస్తున్నామని, తమకు హైకోర్టు నుంచి కూడా అనుమతి ఉందని స్వాల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారు చెబుతున్నారని పోలీసులు వివరించారు. దీంతో ఈ మందును ఏయే పంటలకు వినియోగించేందుకు తీసుకెళ్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నామని వ్యవసాయ, పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వివరాలు సేకరించాలని అశ్వాపురం మండల ఏఓను ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాకే కేసు నమోదు చేస్తామని భద్రాచలం ఏఓ అనిల్‌కుమార్ తెలిపారు. తనిఖీల్లో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

భూఆక్రమణ కేసులో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ అరెస్ట్

మరో ఇద్దరు ముదిగొండ వాసులు కూడా...



పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు

ఖమ్మంఅర్బన్/ఖమ్మం లీగల్: ప్రభుత్వ భూమి ఆక్రమించడమే కాక తప్పుడు పద్ధతుల్లో 59 జీఓ ద్వారా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న బీఆర్‌ఎస్ కార్పొరేటర్ సహా ముగ్గురిని ఖమ్మం అర్బన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఖమ్మం అర్బన్(ఖానాపురం హవేలీ) సీఐ భానుప్రకాష్ కథనం ప్రకారం... ఖమ్మం 41వ డివిజన్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ పాకబండ సర్వే నంబర్ 86/ఈలో 500 గజాలు, ముదిగొండ మండలం కమలాపురానికి చెందని బత్తుల వీరారెడ్డి ఖానాపురం రెవెన్యూలోని సర్వే నంబర్ 94, 95లో 7,200 గజాలు, బత్తుల రాంరెడ్డి 2,400 గజాలు అక్రమించినట్లు గుర్తించారు. అంతేకాక 59 జీఓ ద్వారా ఆయా స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా అధికారులు తిరస్కరించారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాలతో ఈనెల 15న ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామి ఫిర్యాదు చేయగా ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. ఆయనను ఇన్‌చార్జ్ రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వినుకొండ మాధవి ఎదుట కృష్ణను హాజరుపర్చగా రిమాండ్ దరఖాస్తును తిరస్కరిండంతో పోలీసులు ఆయనను వెనక్కి తరలించారు. ఈకేసులో కృష్ణ తరఫున న్యాయవాదులు బి.తిరుమలరావు, మేకల సుగుణరావు, చింతల వెంకట్, లలిత వాదనలు వినిపించారు. కాగా, కార్పొరేటర్‌ను అరెస్ట్ చేశారనే సమాచారంతో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు సహా నాయకులు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని నినదించారు. అనంతరం కార్పొరేటర్‌ను తక్షణమే విడుదల చేయాలని నగర ఏసీపీ రమణమూర్తికి వినతిపత్రం అందించారు.

ఇంకా మరికొందరి అరెస్ట్?

ప్రభుత్వ భూములను ఆక్రమించి 59 జీఓ ద్వారా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వందలాది మంది దరఖాస్తులను అధికారులు తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఈనేపథ్యాన దశల వారీగా రెవెన్యూ అధికారులు ఇచ్చే ఫిర్యాదులతో మరికొందరిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం



ధ్వంసం చేసిన ట్రాన్స్‌ఫార్మర్

జూలూరుపాడు: మండలంలోని పడమటనర్సాపురం, కాకర్ల గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లోని రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, కాపర్ వైర్ అపహరించారు. మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులు గమనించి విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జూలూరుపాడు విద్యుత్‌శాఖ ఏఈ సతీశ్‌కుమార్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. చోరీ చేసిన కాపర్ వైర్ విలువ రూ.70 వేలు ఉంటుందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని ఏఈ పేర్కొన్నారు.

ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి

వివాహేతర సంబంధం అనుమానంతోనే..



ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టేసిన దృశ్యం

అశ్వారావుపేటరూరల్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని పాఠశాల ఉపాధ్యాయుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఆమె బంధువులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసిన ఘటన అశ్వారావుపేట మండలం నెమలిపేటలో చోటుచేసుకుంది. స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు లావుడ్యా రాందాస్ కొంతకాలంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆమె బంధువులు మంగళవారం పాఠశాల కు చేరుకుని రాందాస్‌ను బయటకు తీసుకొచ్చి చెట్టు కు కట్టేశారు. ఆ తర్వాత వివాహితను కూడా అక్కడికి తీసుకొచ్చి ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనపై అశ్వారావుపేట ఎంఈఓ పి.కృష్ణయ్య ఇచ్చిన సమాచారంతో పోలీ సులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తీసుకెళ్లగా.. ఇరువర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, లిఖితపూర్వకంగా తమకు ఫిర్యాదు అందలేదని, దీనిపై వివరాలు సేకరిస్తున్నామని ఎస్‌ఐ శ్రీను తెలిపారు. కాగా, ఈ ఘటనపై కాంప్లెక్స్ హెచ్‌ఎంలు ఆర్.పద్మావతి, శేషమ్మ సైతం విచారణ చేపట్టగా నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

కోడలిపై దాడి ఘటనలో హెడ్ కానిస్టేబుల్‌పై కేసు

బోనకల్: గుండె కుడివైపు ఉందనే కారణంతో మహిళను ఆమె భర్త వేధించగా, ప్రశ్నించినందుకు ఆమెపై దాడి చేసిన మామ, హెడ్‌కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్లు, అత్త అన్నపూర్ణపై కేసు నమోదు చేసినట్లు బోనకల్ ఎస్‌ఐ మధుబాబు తెలిపారు. బోనకల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు భాస్కరాచారికి ఖమ్మంకు చెందిన భవానీతో 2018లో వివాహం జరిగింది. అయితే, భవానీకి గుండె కుడివైపు ఉందనే కారణంతో భర్త, అత్తామామలు వేధిస్తున్నారు. ఈనేపథ్యాన భవానీ బోనకల్‌లో నివాసముంటున్న వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లగా ఈనెల 14న వెళ్లగా మాటామాట పెరగడంతో ఆమెపై అత్తామామలు దాడి చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుబాబు తెలిపారు.

30 నాగుపాము పిల్లల పట్టివేత



పాము పిల్లలతో స్నేక్ రెస్క్యూ టీం, ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న పాము పిల్లలు

కొత్తగూడెంఅర్బన్: వర్షకాలంలో విషసర్పాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, స్నేక్ రెస్క్యూ టీం సభ్యులు సూచించారు. కొత్తగూడెం పట్టణ పరిధి నెహ్రూబస్తీకి చెందిన రాజు ఇంట్లో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ రెస్క్యూ టీం బలరాం(దద్దు)కు సమాచారం అందించారు. దీంతో బలరాం, సహచరుడు పెద్దిరాజు కలిసి రాజు ఇంటికి వెళ్లి 30 వరకు నాగుపాము పిల్లలను పట్టుకున్నారు. అన్ని పాము పిల్లలు దొరకడంతో ఇంట్లోని వారు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. పాము పిల్లలన్నింటినీ అటవీశాఖ అధికారులకు అప్పగిస్తామని బలరాం తెలిపారు.

పోలీసులపై చేయి చేసుకున్న విద్యార్థిపై కేసు

సత్తుపల్లిరూరల్: బెటాలియన్ పోలీసులపై చేయి చేసుకున్న విద్యార్థిపై సత్తుపల్లి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. మండలంలోని గంగారం బెటాలియన్ ఫంక్షన్ హాల్‌లో ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు వేడుక జరుపుకుంటుండగా ఘర్షణ జరిగింది. దీంతో బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ సర్దిచెప్పేందుకు వెళ్లగా ఓ విద్యార్థి దురుసుగా ప్రవర్తించడమే కాక వారిపై చేయి చేసుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సదరు విద్యార్థిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కిరణ్ తెలిపారు.

కొమరారంలో వ్యాపారి వాట్సాప్ హ్యాక్

ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామానికి చెందిన వ్యాపారి ప్రేంకుమార్ వాట్సాప్ అకౌంట్ మంగళవారం హ్యాక్ అయ్యింది. గుర్తుతెలియని వ్యక్తులు అకౌంట్‌ను హ్యాక్ చేసి ప్రేంకుమార్ పేరు, ఆయన సెల్‌నంబర్‌తో ఎస్‌బీఐ బ్యాంకు యూనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. ఆ యాప్‌ లింక్‌కు అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టగా, ఈ మెస్సేజ్‌ను క్లిక్ చేస్తే సదరు వ్యక్తుల అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయ్యే అవకాశం ఉందని తెలిసి తిరిగి ప్రేంకుమార్‌కు ఫోన్‌చేశారు. ఈ మేరకు ఆయన కొమరారం ఎస్‌ఐ సోమేశ్వర్‌ను ఆశ్రయించి ఆయన సూచనలతో సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


గుప్తనిధుల కోసం తవ్వకాలు?



గుప్తనిధుల కోసం తవ్వినట్లు భావిస్తున్న ప్రాంతం

సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పంచాయతీ పరిధి కొమ్ముగూడెం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాంతంలో పురాతనమైన హనుమంతుడి గుడి ఉండగా.. ఇక్కడ గుప్త నిధులు ఉంటాయనే నమ్మకంతో సమీపంలోని పుట్టను తవ్వి పూడ్చివేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కొమ్ముగూడెం అటవీ ప్రాంతం నుంచి రుద్రాక్షపల్లి వైపు సోమవారం అర్ధరాత్రి ఆటోలో ఇద్దరు స్వామిజీల వేషధారణలో ఉన్నవారే కాక ఏడుగురు వ్యక్తులు వచ్చారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే, వీరికి స్థానికులు కూడా కొందరు సహకరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుట్టను తవ్విన చోట మళ్లీ పూడ్చివేసినట్లు ఆనవాళ్లు ఉండటంతో ఏమైనా గుప్తనిధులు దొరికాయా, లేదా అనేది తెలియరావడం లేదు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి



దారయ్య (ఫైల్)

సత్తుపల్లిరూరల్: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలం కొమ్ముగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పాయం దారయ్య (55)ను అదే గ్రామానికి చెందిన నారాయణ ఇసుక తోలకం పని కోసం సోమవారం రాత్రి తీసుకెళ్లాడు. ట్రాక్టర్‌పై ఇసుక తీసుకొచ్చి దారయ్య ఇంట్లో డంప్ చేశాక రెండో ట్రిప్ కోసం సైతం వెళ్లి మంగళవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి పడుకున్నాడు. మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడిన దారయ్యను సాయంత్రం 4 గంటల సమయాన నిద్ర లేపేందుకు ప్రయత్నించగా మృతి చెందినట్లు గుర్తించారు. శరీరంపై బలమైన గాయాలు ఉండడంతో అనుమానించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.కిరణ్ తెలిపారు. కాగా, మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

చికిత్స పొందుతున్న యువకుడు...



ప్రకాశ్ (ఫైల్)

కారేపల్లి: కుటుంబ సమస్యల కారణంగా పురుగుల మందు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మండలంలోని మేకలతండా గ్రామానికి చెందిన లావుడ్యా ప్రకాశ్(20) ట్రాలీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ఆయన తల్లి చిన్నతనంలోనే మృతి చెందాడు. అలాగే, తండ్రి వీరన్న ఓ కేసులో పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తుండడంతో ప్రకాశ్ నానమ్మ శాంతమ్మ వద్ద జీవిస్తున్నాడు. ఈమేరకు మద్యానికి బానిసైన ఆయన ఈనెల 1వ తేదీన మత్తులో పురుగుల మందు తాగగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడని, కుటుంబీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్.రాజారాం తెలిపారు.